సమస్యలుంటే సాక్షికి చెప్పండి
మీ సమస్యలు, ప్రజోపయోగ సూచనలు, ఇతర అంశాలను కింద ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చేయండి
9652278546
నంబర్‌ను సంప్రదించండి

తీరం.. అంధకారం!

తీర ప్రాంతాల అందాలకు విద్యుత్ వెలుగులతో మెరుగులద్దాలని సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం ఐదేళ్ల క్రితం సంకల్పించింది. రూ.లక్షలు వెచ్చించి ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీర ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. సందర్శకులతోపాటు, రాత్రి వేళల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రస్తుతం వాటిని పట్టించుకునేవారు లేక, మరమ్మతులకు గురై.. అంధకారం రాజ్యమేలుతోంది.


సోలార్ విద్యుత్ వెలుగుల్లో ముత్యాలమ్మపాలెం తీరం(నాడు)


అంధకారంలో ముత్యాలమ్మపాలెం తీరం(నేడు)


తీరంలో మిగిలి ఉన్న రెండు సోలార్ లైట్లు

- చీకట్లలో ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరప్రాంతాలు
- ఐదేళ్ల క్రితం ఎన్టీపీసీ రూ.20 లక్షలతో 120 లైట్ల ఏర్పాటు
- పంచాయతీల నిర్వహణ కరవై మరమ్మతులకు గురైన వైనం

పరవాడ: మండలంలోని ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీర ప్రాంతాల్లో చీకట్లు రాజ్యమేలుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎన్టీపీసీ యాజమాన్యం సీఎస్సార్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ లైట్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని రిపేర్లు చేయించకపోవడంతో సాయంత్రం తర్వాత తీరానికి వచ్చే సందర్శకులు, రాత్రి వేళల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయం సంధ్య చీకట్ల వరకు తీరంలో ఉండాలంటే సందర్శకులు భయపడుతున్నారు.

మూణ్నాళ్ల ముచ్చటే!

ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరప్రాంతాల్లో గతంలో చీకటిపడితే సందర్శకులు అక్కడ కాలక్షేపం చేసేందుకు ఇబ్బంది పడేవారు. దీంతో ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ చూపింది. విద్యుత్ వెలుగుల్లో తీరప్రాంత అందాలను ఆస్వాదించే వారి కోసం ఒక్కో తీర ప్రాంతంలో 60 సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.20 లక్షలు ఖర్చుచేసింది. మొత్తం 120 సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. ఇవి సందర్శకులతోపాటు, రాత్రి వేళ సముద్రంపై చేపల వేటకు వెళ్లే గంగపుత్రులకు వేట సామగ్రి తరలించేందుకు అనేక విధాలుగా దోహదపడ్డాయి. రాత్రివేళల్లో తీరప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. ఈ ముచ్చట మూడునాలుగేళ్లకే పరిమితమైంది. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో.. ప్రస్తుతం ఈ లైట్లు మరమ్మతులకు గురై, తీరంలో చీకట్లు రాజ్యమేలుతున్నాయి.

పంచాయతీల చేతికొచ్చేసరికి..

సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసిన సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం కొంత కాలం పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. అనంతరం ఆ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించింది. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీలు సోలార్ విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యతను గాలికి వదిలేశాయి. ఉప్పు గాలికి సోలార్ దీపాలకు అమర్చిన బ్యాటరీ, సోలార్ ప్లేట్లు తుప్పు పట్టి రాలిపోయాయి. రెండు తీర ప్రాంతాల్లో సోలార్ దీపాలు అమర్చిన ఇనుప గొట్టాలను మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ముత్యాలమ్మపాలెం తీరంలో రెండు సోలార్ దీపాలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. దీంతో తీర ప్రాంతాల చుట్టూ అంధకారం అలముకోవడంతో బీచ్ అందాలను చూసేందుకు రాకపోకలు సాగించే సందర్శకులతో పాటు చేపల వేట సాగించే మత్స్యకారులూ అవస్థలు పడుతున్నారు.


సోలార్ విద్యుత్ లైట్ల ఇనుప స్తంభాన్ని ఎత్తుకుపోగా మిగిలిన కాంక్రీట్ దిమ్మ

చీకటిలో అవస్థలు పడుతున్నాం



అర్ధరాత్రి సమయంలో సముద్రంపై చేపల వేటకు వెళ్తుంటాం. గతంలో తీరంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్మేవి. ఆ వెలుగులో వేట సామగ్రిని పడవల వద్దకు చేర్చేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. సోలార్ దీపాల్లేక తీరం కటిక చీకటిలో మగ్గుతోంది. ఇంజన్లు, వలల్ని పడవల వద్దకు తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. సోలార్ లైట్లను పునరుద్ధరించాలి.
– గనగళ్ల నూకరాజు, గంగపుత్రుడు, ముత్యాలమ్మపాలెం

ఐరన్ పోల్స్ ఎత్తుకుపోయారు



ఎన్టీపీసీ సహకారంతో తీరంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాల ఇనుప స్తంభాలను దొంగలు ఎత్తుకుపోయారు. సోలార్ లైట్లను ఎన్టీపీసీ, పంచాయతీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ వేటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నాం. బీచ్‌కు వచ్చే సందర్శకులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
– దూడ సొట్టప్పయ్య, మత్స్యకారుడు, తిక్కవానిపాలెం

తీరంలో లైట్లు అవసరం



తిక్కవానిపాలెం తీరం అందాలను ఆస్వాదించడానికి తరచూ ఇక్కడకు వస్తుంటాం. గతంలో సోలార్ విద్యుత్ దీపాల వెలుగులు ఉండే సమయంలో కాసేపు కాలక్షేపం చేసే వాళ్లం. విద్యుత్ దీపాలు లేకపోవడంతో చీకటి పడితే భయం భయంగా ఉంటుంది. పర్యాటకుల ఇబ్బందులను గుర్తించి తీరంలో విద్యుత్ దీపాలను మళ్లీ ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది.
– రమేష్, సందర్శకుడు, గాజువాక

క్లుప్తంగా

వెంకన్నకు పంచామృతాభిషేకం


అభిషేకాలు చేస్తున్న అర్చకుడు

పెందుర్తి: స్థానిక వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాతసేవ అనంతరం విశేష పంచామృతాభిషేకం జరిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.

రోడ్డు మరమ్మతు పనుల పరిశీలన

సబ్బవరం: మండలంలోని అసకపల్లి–లంకెలపాలెం రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శుక్రవారం పరిశీలించారు. అసకపల్లి శివారు ఎరుకునాయుడుపాలెం వద్ద కూటమి నాయకులతో కలిసి, పనుల్లో నాణ్యతపై ఆరా తీశారు. ఎమ్మెల్యే వెంట పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ శీరం అప్పలరాజు, జనసేన పార్టీ మండల కన్వీనర్ కర్రి కనకరాజు, బలిరెడ్డి అప్పారావు, బంతికోళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

‘ల్యాండ్ పూలింగ్ రైతులకు న్యాయం చేస్తాం’


రైతుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే

పరవాడ: పెదముషిడివాడలో ల్యాండ్ పూలింగ్ రైతులకు న్యాయం జరిగేలాచర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులను పరామర్శించారు. ల్యాండ్‌పూలింగ్‌లో సర్వే నంబర్లు 13, 63, 430 నుంచి 450లో తమకు 193 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. సదరు భూములకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించలేదని పేర్కొన్నారు. సమస్యను అతి త్వరలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పంచకర్ల ప్రసాద్, బుగిడి రామగోవిందరావు, బొద్దపు శ్రీనివాసరావు, బలిరెడ్డి అప్పారావు, ఎంపీటీసీ ఒమ్మి వెంకటరావు, కరణం నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సన్మానం


ఉద్యోగ విరమణ చేసిన వారిని సన్మానిస్తున్న అధికారులు

విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏలో పని చేస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. సంస్థలో ఈఈగా తాతాజీ, పరిపాలనాధికారిగా దుర్గాప్రసాద్, అర్జునరావు శుక్రవారం రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ సమావేశ మందిరంలో ఉద్యోగ విమరణ చేసిన వారికి శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల పాటు పలు హోదాల్లో అంకిత భావంతో పని చేస్తూ అందరి మన్ననలు పొందారని ప్రశంసించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులందరూ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మురళీకృష్ణ, సీయూపీ శిల్ప, సీఈ భవానీ శంకర్, సీఏవో హరిప్రసాద్, ఎస్టేట్ అధికారి దయానిధి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఏయూకు ఐఓఈ హోదా కోసం కృషి

విశాఖ విద్య: ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐఓఈ) స్థానానికి పోటీ పడేందుకు కృషి చేస్తున్నట్లు ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శశిభూషణరావు తెలిపారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నుంచి ప్రొఫెసర్ శివప్రసాద్ శుక్రవారం ఏయూను సందర్శించి వర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ విద్యా విధానం అమలుతో పాటు, పలు కీలక విషయాలపై చర్చించారు. ఐఓఈ హోదా సాధించటం ద్వారా దేశంలో అగ్రశ్రేణి సంస్థల లీగ్‌లోకి ఆంధ్ర యూనివర్సిటీని తీసుకెళ్తామన్నారు.

రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు

- తహసీల్దార్ రమాదేవితోపాటు మరో 9 మందిపై చర్యలకు ఉత్తర్వులు

సబ్బవరం: రెవెన్యూ శాఖలో పలు అవకతవకలకు పాల్పడిన సబ్బవరం పూర్వ తహసీల్దార్ కె.రమాదేవితో పాటు మరో 9 మందిపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. దీనిపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. సబ్బవరం రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో 2020 జనవరి 24న తనిఖీలు చేపట్టారు. విచారణ అనంతరం ఏసీబీ అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో అప్పట్లో మండల పరిధిలో పనిచేసిన తహసీల్దార్ రమాదేవితో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఎంఎస్ అరుణకుమార్, ఆర్ఐ రమణ, టెక్కలిపాలెం వీఆర్వో శీరంరెడ్డి రవి, వంగలి వీఆర్వో ఎం.కృష్ణకుమార్, అసకపల్లి వీఆర్వో పి.విజయశ్రీ, ఇరువాడ వీఆర్వో జి.దాసు, చింతగట్ల వీఆర్వో పీవీఎస్ఎన్ మూర్తి, నారపాడు వీఆర్వో పి.రామకోటి అప్పారావు ఉన్నారు.

‘మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు’


విద్యార్థులతో మాట్లాడుతున్న సీఐ సతీష్‌కుమార్

పెందుర్తి: మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు వాడడం వలన జీవితాలు నాశనమవుతాయని పెందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.వి.సతీష్‌కుమార్ హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని హితవు పలికారు. శుక్రవారం పెందుర్తిలోని మేజర్ డిఫెన్స్ అకాడమీలో ‘యాంటీ డ్రగ్స్’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యుక్త వయసులో తెలిసీ తెలియక డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న సంకల్పంతో, లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అహర్నిశలు శ్రమించి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు. అకాడమీ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

3 నుంచి మూడు రోజుల ఫార్మా ఎక్స్‌పో


సమావేశంలో మాట్లాడుతున్న ఎంఏఎస్‌ఆర్‌ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు

పరవాడ: జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఫార్మాసిటీ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు ఫార్మా ల్యాబ్స్ కం ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు ఎంఏఎస్‌ఆర్‌ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు. ఫార్మాసిటీ ఎంఏఎస్‌ఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మా రంగంలో వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందన్నారు. ఇక్కడ మూడోసారి నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌లో అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారాన్ని అందించనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ప్రదర్శకారులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. మార్కెట్లో నూతన పోకడలను అవలంబించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అనుభవాన్ని, సాంకేతిక నైపుణ్యాలను ఎగ్జిబిషన్ హైలెట్ చేస్తుందని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌తో పరవాడ, అచ్యుతాపురం, పైడిభీమవరం, నక్కపల్లి ప్రాంతాల్లోని ఫార్మాస్యూటికల్స్, తయారీదారులు, అనుబంధ పరిశ్రమల నిపుణులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందన్నారు. అనిల్‌కుమార్ శుక్లా ఆర్గనైజర్‌గా వ్యవహరించనున్న ఈ ఎక్స్‌పోను పారిశ్రామిక వేత్తలతోపాటు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దేవస్థానాల్లో ఉద్యోగం ఓ వరం


వరహాలరావు దంపతులకు అప్పన్న చిత్రపటాన్ని అందిస్తున్న దేవస్థానం ఈవో త్రినాథరావు

సింహాచలం: దేవస్థానాల్లో ఉద్యోగం చేయడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావించాలని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. సింహాచలం దేవస్థానంలో 39 ఏళ్లు విధులు నిర్వర్తించి, శుక్రవారం పదవీ విరమణ చేసిన సీనియర్ అసిస్టెంట్ ముగ్గు వరహాలరావు దంపతులను దేవస్థానం ఉద్యోగుల సంఘం ఘనంగా సత్కరించింది. సింహగిరిపై కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఈవో పాల్గొని వరహాలరావు దంపతులను దుశ్శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో ఉద్యోగం కొందరినే వరిస్తుందని, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉద్యోగులు నిబద్ధతో నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఇన్‌చార్జి డీఈ హరి, ఏఈవోలు ఆనంద్ కుమార్, రమణమూర్తి, నరసింగరావు, సూపరింటెండెంట్ జీవీవీఎస్‌కే ప్రసాద్, ఉద్యోగులు, వైదికులు పాల్గొన్నారు.

సారె.. అదిరె


పూజలందుకున్న దుర్గా భవాని


సారె ఊరేగిస్తున్న భక్తులు

అగనంపూడి: జీవీఎంసీ 85వ వార్డు పెదమడకలోని సూదికొండపై వెలసిన దుర్గా భవానీ అమ్మవారి ఆలయ 5వ వార్షికోత్సవం ఘనంగానిర్వహించారు. ఆలయ ధర్మకర్త బళ్ల పైడిరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు జరిపించారు. వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ముందుగా అమ్మవారి సారెను భక్తిశ్రద్ధలతో గ్రామంలో ఊరేగించి అమ్మవారికి సమర్పించారు.

కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి, ప్రసాద్, కరణం లక్ష్మి అప్పారావు, సక్కా రమణబాబు, వంకర రాము, కె.దశేంద్ర, టి.వెంకటరావు, బి.సత్యనారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం


వాసవీ మాత పూజల్లో పాల్గొన్న భక్తులు

సబ్బవరం: స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సబ్బవరంలోని వాసవి క్లబ్, సబ్బవరం రూరల్ వాసవి కపుల్స్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆర్య వైశ్యుల ఇలవేల్పు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సబ్బవరం సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు, అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పాక శేషు, సబ్బవరం వాసవి క్లబ్ అధ్యక్షుడు దంగేటి సంతోష్ గుప్తా, కార్యదర్శి దంగేటి సన్యాసిరావు, కోశాధికారి ఎస్.సతీష్, సీనియర్ నాయకులు కర్రి కనకరాజు, మిడతాడ మహలక్ష్మినాయుడు, ఇందల రమణ, బలిరెడ్డి అప్పారావు, మామిడి శంకరరావు, కర్రి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

సింహగిరిపై ఫిర్యాదుల స్వీకరణకు క్యూఆర్ కోడ్


క్యూఆర్ కోడ్ ఇదే..

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సలహాలు, ఫిర్యాదు లు స్వీకరించేందు కు క్యూఆర్ కోడ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న దేవస్థానాల్లో భక్తుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఆయా దేవస్థానాల్లో దేవదాయశాఖ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసేందుకు ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవస్థానంలో ఆలయ రాజగోపురం వద్ద క్యూఆర్ కోడ్‌ని అందుబాటులో ఉంచారు. భక్తులు క్యూఆర్ స్కాన్ చేసి సలహాలు, సూచనలు పంపిస్తే అవి వెలగపూడిలోని రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయానికి చేరుతాయి.

సౌభాగ్యేశ్వరి అలంకరణలో సహస్రాక్షి అమ్మవారు


సౌభాగ్యేశ్వరిగా దర్శనమిస్తున్న అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న చిన్నారులు


అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుస్తున్న విదేశీ మహిళలు

సబ్బవరం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేవీపురంలోని సహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి ఆరాధనా క్షేత్రంలో శ్యామా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు సౌభాగ్యేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి యాగశాలలో సౌభాగ్యేశ్వరీ సహిత వేణు శ్యామా హోమం ఘనంగా నిర్వహించారు. శ్యామా నవరాత్రి ఉత్సవాలకు ఇంగ్లండ్, అమెరికా, ఇటలీ తదితర విదేశీయులతోపాటు, గోవా, హైదరాబాద్, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. విదేశీ మహిళలు హిందూ సంప్రదాయ వస్త్ర ధారణతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్లకు పోటెత్తారు..!





రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన స్థిరాస్తుల విలువ శనివారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాత ధరలతో రిజిస్ట్రేషన్లు జరిపేందుకు క్రయవిక్రయాలు పెందుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శుక్రవారం పోటెత్తారు. రికార్డు స్థాయిలో ఈ ఒక్క రోజే 70 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు కార్యాలయంలో రద్దీగా కనిపించింది. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ఐ.గోపీకృష్ణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్కసారిగా క్రయవిక్రయదారులు పోటెత్తడంతో సర్వర్ మధ్యాహ్నం నుంచి మందగించింది. గంటల తరబడి అమ్మకందార్లు/కొనుగోలుదార్లు నిరీక్షించాల్సి వచ్చింది.
– పెందుర్తి

వాలీబాల్ విజేత ఆర్యభట్ట పాలిటెక్నిక్ కళాశాల


వాలీబాల్ విజేతగా నిలిచిన ఆర్యభట్ట కళాశాల విద్యార్థులు

సబ్బవరం: విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024–25లో భాగంగా నిర్వహించిన స్టేట్ లెవల్ వాలీబాల్ పోటీల్లో స్థానిక ఆర్యభట్ట పాలిటెక్నిక్ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల సెక్రటరీ సీహెచ్ మహందత్త శుక్రవారం మీడియాకు తెలిపారు. జనవరి 28 నుంచి 30 వరకూ జరిగిన పోటీల్లో గేమ్స్ విభాగంలో చాంపియన్ షిప్ సాధించినట్లు పేర్కొన్నారు. వాలీబాల్ పోటీలో తూర్పుగోదావరి జట్టుతో ఫైనల్‌లో తలపడి విజయం సాధించిన కళాశాల జట్టు సభ్యులను పీడీ ప్రవీణ్‌తో పాటు కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.

సాక్షి
సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
పెందుర్తి
9912222753
Office mail : sakshiadvtvsp@gmail.com